సాక్షి
శ్రీకాకుళం

గురువారం । 12 । డిసెంబర్ । 2024



సమాచారం భద్రమేనా..?

ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు సంబంధించి పోలీసులు తమ నుంచి సేకరించిన డేటా భద్రంగా ఉంచుతారో లేదోనని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. - 8లో



ఉద్యోగాల పేరుతో మోసం..!

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళ మోసగించింది. దంపతుల వద్ద భారీగా డబ్బులు తీసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. - 8లో

24 నుంచి క్రిస్మస్ సెలవులు

ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇతర కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలకు ఈ నెల 24 నుంచి 26 వరకు క్రిస్మస్, జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.

న్యూస్‌రీల్

రాష్ట్ర సచివాలయ సదస్సులో జిల్లా కలెక్టర్



సదస్సులో పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సుకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎస్పీ మహేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం



కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

శ్రీకాకుళం అర్బన్: ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వై.భద్రాజీ, సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు, అర్చకులు పాల్గొన్నారు.

నేటి నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల మొదటి సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించనున్నట్లు డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఇన్‌చార్జి డీన్ జి.పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలోని 83 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుంచి 10051 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు 55 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

భరోసా బీమా కరువై.. బరువై..



అన్నదాత ఆక్రందన

- ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలంటున్న అధికారులు
- ఎకరా వరి పంటకు రూ.630 కట్టాలని ఆదేశం
- జిల్లా వ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా భారం
- ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా వంచించిన కూటమి ప్రభుత్వం



బద్దవానిపేట వద్ద గాలులకు నేలకొరిగిన వరి పంట

రబీలో ప్రీమియం చెల్లింపులు ఇలా..

పంట పేరు	వరి	వేరుశనగ	మొక్కజొన్న	పెసలు	మినుములు	చోడి
రైతు వాటా ప్రీమియం (ఎకరాకు)	రూ. 630	రూ. 480	రూ. 570	రూ. 300	రూ. 300	రూ. 240
బీమా మొత్తం	రూ. 16వేలు	రూ. 32వేలు	రూ. 38వేలు	రూ. 20వేలు	రూ. 20వేలు	రూ. 16వేలు



నరసన్నపేట:

అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై అదనపు భారం మోపుతోంది. ఎన్నికల హామీలు అమలు చేయాల్సింది పోయి గత వైఎస్సార్ సీపీ అమలుచేసిన పథకాలకు మంగళం పాడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పెట్టుబడి రాయితీ ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత పంటల బీమా పథకానికీ స్వస్తి చెప్పింది. ఇకపై బీమా ప్రీమియం మొత్తాన్ని రైతులే కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో పథకాలు ఇవ్వకపోగా తిరిగి ఆర్థిక భారం మోపడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.

ఉచిత బీమాకు మంగళం..

రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు ప్రకృతి విపత్తులకు, ఇతర చీడపీడలకు గురై దిగుబడి తగ్గి నష్టం వాటిల్లినప్పుడు ఉచిత పంటల బీమా పథకం రైతులకు ఆసరాగా నిలుస్తుంది. బీమా చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పరిహారం అందుతుంది. అయితే ఆయా పంటలకు కంపెనీలు నిర్ధారించిన ప్రీమియం గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం ప్రీమియం చెల్లించడం లేదు. రబీ సీజన్ నుంచి ప్రీమియం అన్నదాతలే కట్టుకోవాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

చెల్లించేదెలా?

జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండగా ఖరీఫ్ సీజన్‌లో 3,60,325 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో ఇతర వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. వీటిన్నింటికీ బీమా కావాలంటే రైతులు తమ వాటా చెల్లించాల్సిందే. వచ్చే ఖరీఫ్‌కు రైతులకు బీమా ప్రీమియం మరింత భారంగా మారనుంది. ఒక్క వరి రైతులపైనే రూ.20 కోట్లు వరకూ భారం పడనుంది. మిగిలిన పంటలు సాగు చేసే రైతులపై మరో రూ.10 కోట్లు వరకూ భారం తప్పదు. ఎకరా వరికి రైతు వాటాగా రూ.630 చెల్లించాలి. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతుల నుంచి అయితే బ్యాంకర్లే ప్రీమియం చెల్లించి రైతుల ఖాతాల్లో అప్పు కింద వేస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకోని తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న, సన్న కారు రైతులు బీమా కావాలంటే మాత్రం వారే చెల్లించుకోవాలి. ఈ భారం అధికంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

మారిన ఇన్సూరెన్స్ విధానం..

రైతులకు ఏ విధంగా మేలు జరిగితే ఆ విధంగా ప్రయోజనం కలిగించేందుకు గత ప్రభుత్వం చూసేవి. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. ప్రయోజనం పొందే రైతుల సంఖ్య ఎంత తగ్గితే అంత మేలని భావిస్తోంది. దీనికి కారణం బీమా విధానం మార్చడమే. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాతావరణ ఆధారిత బీమా ఉండేది. కూటమి ప్రభుత్వం దిగుబడి ఆధారిత బీమా విధానం అమల్లోకి తీసుకువచ్చింది. పంట కోత ప్రయోగాల్లో వచ్చే దిగుబడి, ఐదేళ్ల కాలంలో సరాసరి వచ్చే దిగుబడి ఆధారంగా చేసుకొని బీమా వర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో బీమా నుంచి పెద్దగా ఉపశమనం ఉండదని రైతులు అంటున్నారు. కౌలు రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కౌలు కార్డులు లేని రైతులకు ఎటువంటి బీమా వర్తించదు. గతంలో ఈ–క్రాప్ చేసుకున్న రైతులు అందరికీ బీమా వర్తించేది. ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తుండటంతో కౌలు రైతుల కార్డులు ఉన్న వారికే బీమా వర్తిస్తుంది. వారే ప్రీమియం కట్టేందుకు అర్హులు.

ప్రీమియం రైతులే చెల్లించాలి..



పంటల బీమా ప్రీమియం చెల్లింపుల విధానంలో ప్రభుత్వం మార్పు చేసింది. రైతుల వాటా మొత్తాన్ని ఇక నుంచి రైతులే చెల్లించాలి. అప్పుడే వారికి బీమా వర్తిస్తుంది. జిల్లా వ్యాప్తంగా రైతులు గమనించాలి. బ్యాంకు సిబ్బంది కొంత చొరవ చూపాలి. రుణం పొందిన వారితో బీమా ప్రీమియం కట్టించాలి. నాన్ లోన్ రైతులకు అవగాహన కలిగించాలి.

–సూర్యకిరణ్, లీడ్ బ్యాంకు మేనేజర్

ప్రభుత్వమే చెల్లించాలి..



వరితో పాటు ఇతర పంటలకు బీమా ప్రీమియం వాటా రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్నదాతలకు ఆర్థిక భారమే అవుతుంది. గత ప్రభుత్వంలా రైతులపై భారం పడకుండా కూటమి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి.

– కోట జోగినాయుడు, రైతు, కామేశ్వరిపేట, నరసన్నపేట మండలం

నిర్ణయం సరికాదు..



పంటల బీమాను రైతులే చెల్లించుకోవాలనే ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదు. గతంలో పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు రైతులే చెల్లించాలనడంతో చాలా నష్టపోతాం. రైతుకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.

– బైపోతు తేజారావు పెద్దపద్మాపురం, మెళియాపుట్టి మండలం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా..

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం పకడ్బందీగా అమలు చేసింది. ఒక్క పైసా కూడా రైతులపై భారం లేకుండా అన్నదాత వాటా కూడా ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించింది. 2019 నుంచి ఈ–క్రాప్ ఆధారంగా అన్ని రకాల పంటలకూ చెల్లింపులు జరగడంతో అతివృష్టి, అనావృష్టిలతో పంటలు దెబ్బతిన్న ప్రతిసారీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమయ్యేది. రైతులకు తెలియకుండానే ప్రీమియం చెల్లింపులు, నష్ట పరిహారం వచ్చేవి. సీజన్ వారీగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందేవి. పంట రుణాలపై సున్నా వడ్డీ అమలయ్యేది. ఇప్పుడు వీటన్నింటికీ కూటమి ప్రభుత్వం మంగళం పాడేస్తోంది.



పీడీఎస్ బియ్యం పట్టివేత

పాతపట్నం మండలం తెంబూరులో బోయిన ఫాల్గుణరావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2.13 క్వింటాళ్ల పీడీఎస్(రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ బి.ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. గతంలో కూడా ఫాల్గుణరావుపై పలుకేసులు ఉన్నాయని, బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో అతని ఇంటిపై దాడి చేసి బియ్యం పట్టుకున్నామని అధికారులు తెలిపారు. బియ్యం స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. – పాతపట్నం



ఆలివ్‌రిడ్లే తాబేళ్ల మృత్యువాత

కొందరు మత్స్యకారులు నిషేధిత వలలు, బోట్లు వినియోగించి చేపల వేట సాగిస్తుండటంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇవి సంతానోత్పత్తి కోసం వేల మైళ్లు ప్రయాణం చేసి తీరానికి చేరుకుంటాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో కళేబరాలు తీరాలకు కొట్టుకొస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్, నువ్వలరేవు, చినకొత్తూరు తీరాలలో తాబేళ్ల కళేబరాలు ఎక్కువగా రావడంతో దుర్వాసన వెదజల్లుతోంది. –వజ్రపుకొత్తూరు రూరల్

ధర్నా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్, నాయకులు తిలక్ తదితరులు



రేపే అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ

- రైతు సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలి
- సూపర్‌సిక్స్‌తో మోసపోయామని ప్రజలకు అర్థమైంది
- టెక్కలిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్



టెక్కలిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కృష్ణదాస్

టెక్కలి : రైతు సమస్యలపై ఈ నెల 13న చేపట్టనున్న 'అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ' ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బుధవారం కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకుల సూపర్ సిక్స్ హామీలతో మోసపోయామని ప్రజలకు అర్థమైందని.. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లు దక్కించుకున్న ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. టెక్కలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 4 వేల కోట్ల రూపాయలతో పోర్టు ఏర్పాటుకు నాంది పలికిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. గ్రామ స్థాయిలో వైఎస్సార్‌సీపీ ఎంతో బలంగా ఉందని, కూటమి నాయకుల చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా ఐకమత్యంగా పోరాటాలు చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సారథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పెద్ద ఎత్తున మోసగించారని పేర్కొన్నారు.

కార్యకర్తకు అండగా ఉంటాం...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ నెల 21 జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా టెక్కలిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో కృష్ణదాస్‌తో కలిసి ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పి.భార్గవి, పి.వసంత్‌రెడ్డి, డి.వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు ఎస్.సత్యం, పి.రమేష్, ఆర్.ఉమామల్లయ్య, వై.చక్రవర్తి, కె.గోవింద్, బి.నాగేశ్వరరావు, కె.బాలకృష్ణ, ఎస్.సత్యరాజ్, ఎస్.హేమసుందర్‌రాజు, ఎ.కళ్యాణి, రాములమ్మ, టి.కిరణ్, హెచ్.వెంకటేశ్వరరావు, బి.మోహన్‌రెడ్డి, కె.సంజీవ్, జె.జయరాం, టి.వైకుంఠరావు, పి.మోహన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.



మలి వయసులో ప్రయాస

ఓ వైపు వృద్ధాప్యం వేధిస్తున్నా ఎంతో మంది వృద్ధులు ఇంటి అవసరాల కోసం జీవితాంతం ప్రయాస పడుతుంటారనే దానికి ఈ దృశ్యమే ఓ నిదర్శనం. బుధవారం టెక్కలి సమీపంలో నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు ఇలా వంట చెరకు కోసం తీవ్ర ప్రయాస పడుతూ కనిపించింది. – టెక్కలి

క్లుప్తంగా

గుర్తు తెలియని వ్యక్తి మృతి


మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి


కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్‌ఫాంలో సిమెంటు కుర్చీమీద నిద్రిస్తూ సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయంపై పలాస జీఆర్పీ పోలీసులకు బుధవారం సమాచారం రావడంతో అక్కడికి విచ్చేశారు. మృతి చెందిన వ్యక్తి బట్టతల కలిగి, నలుపు రంగు ఫ్యాంటు, తెలుపు, గులాబీ, చింతపిక్క రంగులతో చెక్ షర్టు వేసుకొని ఉన్నాడని జీఆర్పీ ఎస్.ఐ ఎస్.కె.షరీఫ్ తెలిపారు. ఇతడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 94406 27567 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. మృతదేహాన్ని పలాస సీహెచ్‌సీకి తరలిస్తున్నామని తెలిపారు.

అక్రమంగా గ్రావెల్ తరలింపు


అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యం

కాశీబుగ్గ: మందస మండలంలోని లోహరిబంద పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గొండూరు మెట్ట మీద నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను కొంతమంది అక్రమంగా తరలించుకుపోతున్నారు. యథేచ్ఛగా జేసీబీ, ట్రాక్టర్లతో కొండను తవ్వేస్తున్నారు. అటు అధికారిక పనులకు కాంట్రాక్టర్లు సైతం దొంగతనం చేసి వాడుకుంటున్నారు. దీంతో సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ తవ్వకాలను ఆపాలని పలువురు కోరుతున్నారు.

వరిచేను దగ్ధం


దగ్ధమైన వరిచేను

సరుబుజ్జిలి: మండలంలో తెలికిపెంట రెవెన్యూ పరిధిలోని పొలాల్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పాతపాడు గ్రామానికి చెందిన బెవర మల్లేశ్వరరావు వరి చేను దగ్ధమైనట్లు ఆమదాలవలస స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.అప్పారావు తెలిపారు. ప్రమాద నష్టం సుమారు రూ.50 వేలు వరకు ఉంటుందని అంచనా వేశారు. తన పొలం పక్కనే ఉన్న వేరొక రైతు ఆయన పొలంలో వరిచేను నూర్పు చేయగా మిగిలిన గడ్డి నిప్పుపెట్టాడు. అయితే నిప్పు పెడుతుండగా అగ్నిజ్వాలలు తన పొలంలోకి వ్యాపించి వరిచేను కాలిపోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రాణిగాం డీలర్‌పై 6ఏ కేసు నమోదు

సోంపేట: మండలంలోని తాళభద్ర పంచాయతీ రాణిగాం గ్రామ చౌక ధరల దుకాణంపై మంగళవారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా 79 కిలోల బియ్యం, కందిపప్పు 12 ప్యాకెట్లు, పంచదార 22 ప్యాకెట్లు, పామ్ ఆయిల్ 11 ప్యాకెట్లు తేడా ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు. దీంతో డీలర్ బి.మాధవయ్యపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో సీఐలు బి.రామారావు, ఈశ్వరరావు, సిబ్బంది లక్ష్మణరావు, ఆర్ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాముకాటుతో మహిళ మృతి


కిలుగు ఆదిలక్ష్మి(ఫైల్)

గార: వరి పనల్లో మాటు వేసి ఉన్న పాము కాటు వేయడంతో మహిళ మృతి చెందింది. గార మండలం కళింగపట్నం పంచాయతీ తాన్‌సాహెబ్‌పేటకు చెందిన కిలుగు ఆదిలక్ష్మి (54) బుధవారం కూలి పనులకు వెళ్లింది. వరి కుప్పలు పెట్టేందుకు ఓవులు తీస్తుండగా విషసర్పం కాటు వేసింది. స్పృహ కోల్పోయిన ఆదిలక్ష్మిని ఎంపీటీసీ కిలుగు శ్రీధర్ రెడ్డి, రైతులు ఆటోలో కళింగపట్నం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి 108 వాహనంలో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.భర్త గన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదిలక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మృతదేహం లభ్యం


గుర్తు తెలియని మృతదేహం

కాశీబుగ్గ: పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్నటువంటి మురుగు కాలువ వద్ద వ్యక్తి మృతదేహం పాదచారులకు కనిపించింది. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరిశీలించి స్వాధీన పరుచుకున్నారు. అతని చేతిపై పోళ్ల దుర్యోధన బోరుభద్ర గ్రామం అని ఉందని, ఎవరికైనా తెలిస్తే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కాశీబుగ్గ సీఐ మోహనరావు తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సందేహాలకు కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో 63099 90825, 79893 86680 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సమాచారం భద్రమేనా..?

- ఆర్మీ కాలింగ్ వ్యవహారం పెన్ డ్రైవ్‌లు పోలీసులకు అందించిన విద్యార్థులు
- అందులో డేటా భద్రతపై అనుమానాలు

శ్రీకాకుళం క్రైమ్:

జిల్లా కేంద్రంలోని ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో ఒక విద్యార్థిని నిర్వాహకుడు హింసించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆ సంస్థ బాగోతాలు, నిర్వాహకుడు రమణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సెంటర్‌లో గతంలో ఉద్యోగాలొస్తాయని నమ్మి రూ.లక్షల్లో డబ్బులు కట్టి, కోచింగ్ తీసుకుని ఇప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో కొన్నాళ్లు ట్యూటర్లుగా, ఇతర పనుల్లో ఉన్న బాధితులు ఇప్పుడు బయటకి వస్తున్నారు. గతంలో సెంటర్ ఆకృత్యాలపై ఫిర్యాదులిచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తమ డబ్బులను ఇప్పించగలరని నమ్ముతున్నారు. అయితే ఇటువంటి సమయంలో పోలీసులు(ఎస్పీ, కొందరు అధికారులు మినహాయించి) వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 గంటల మధ్యలో ఎల్‌బీఎస్ నగర్‌కు వెళ్లిన పోలీసులు విద్యార్థుల నుంచి నాలుగు పెన్‌డ్రైవ్‌లు, ఓ హార్డ్‌డిస్క్ తీసుకున్నారు. అయితే వాటిని బాధిత విద్యార్థులు వాస్తవానికి ఎస్పీకి ఇద్దామనుకున్నారు. కానీ పోలీసులు వీటిని తీసుకొని వెళ్లిపోవడంతో అందులో డేటా భద్రంగా ఉంచుతారో లేదో అంటూ తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రమణ కార్యాలయం సీలింగ్‌లో పెన్ డ్రైవ్‌లు, ల్యాప్ ట్యాప్‌లు ఉంటాయని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారో లేదో తెలియదని, ఒకవేళస్వాధీనం చేసుకొని ఉంటే అందులో డేటా భద్రంగా ఉంచారో లేదోనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతనికి పోలీసులు సహకరించిన విధానాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తలుచుకొని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోనని వాపోతున్నారు.



భారీగా వసూళ్లు..

రమణ ఆకృత్యాలపై ఓ మాజీ కేంద్ర ఉద్యోగి గతంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రమణ 2018- 2019లో వేరే అకాడమీలో ఉంటూ రూ.కోట్లలో స్కామ్ చేయడంతో అప్పట్లో జలుమూరులో 18 మంది బాధితులు కేసు పెట్టారు. అప్పటి ఎస్ఐ కొంతమందికే సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆర్మీలో పారా కమాండోగా (డిప్యూటీ ఎస్ఎస్‌జీ) పనిచేసి 2019లో రిలీవైన వేరే జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అదే ఏడాది రమణకు పరిచయమయ్యారు. తాను అన్యాయంగా కేసులో ఇరుక్కుపోయానని సదరు రిటైర్డ్ ఉద్యోగికి చెప్పడంతో.. ఇకపై మంచిగా నడుచుకుంటే సాయపడతానని అభయమిచ్చాడు. దీనిని ఆసరాగా చేసుకున్న రమణ నమ్మకంగా వ్యవహరించి ఆయనతోనే క్లాసులు చెప్పించాడు. అతనితో పాటు మరో మాజీ నేవీ ఉద్యోగిని స్పాన్సర్‌గా తీసుకొచ్చాడు. అనంతరం రమణ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత మాజీ నేవీ ఉద్యోగికి జలుమూరులో నమోదైన కేసు వివరాలు తెలియడంతో యువతను సెంటర్ నుంచి వెళ్లిపోవాలని చెప్పి బయటకు వచ్చేశాడు. ఈ విషయమై అప్పట్లో పోలీస్‌స్టేషన్ వద్ద గొడవలు కూడా జరిగాయి. మరోవైపు రమణ సెంటర్‌కు సంబంధించి 2020-21లో జరిగిన రిజిస్ట్రేషన్ కూడా నిబంధనలకు విరుద్ధమేనని సమాచారం.



ఎన్‌రోల్ అయ్యిందంటూ విద్యార్థులకు చూపించే ఫేక్ సర్టిఫికెట్

మధ్యవర్తిత్వంతో త్వరగా కేసుల పరిష్కారం


మాట్లాడుతున్న మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్

శ్రీకాకుళం పాతబస్టాండ్: మధ్య వర్తిత్వంతో కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి బాధితులకు పరిహారం ఇప్పించడంలో సంబంధిత ప్రతినిధులు చొరవ తీసుకోవాలని 3వ జిల్లా అదనపు న్యాయమూర్తి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ఆర్.సన్యాసినాయుడు అన్నారు. బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య వర్తిత్వం వల్ల కక్షిదారుల సమయం, కోర్టు ఫీజులు ఆదా అవుతాయన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు గుర్తు తెలియని వాహనాలు ఆపకుండా వెళ్లిపోతాయని, అటువంటి వాటిని గుర్తించి బాధితులకు పరిహారం ఇప్పించాలని సూచించారు. సమావేశం బార్ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

తిమడాం హెచ్ఎంపై విచారణ


వివరాలు సేకరిస్తున్న డిప్యూటీ డీఈవో విజయ కుమారి

జలుమూరు: మండలంలోని తిమడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.కృష్ణారావుపై పూర్తిస్థాయి విచారణ చేసి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందచేయనున్నట్లు డిప్యూటీ డీఈవో ఆర్.విజయ కుమారి తెలియజేశారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం విచారణ చేపట్టారు. ఇటీవల హెచ్ఎంపై గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా పాఠశాల ఆవరణలో ఉన్న టేకుచెట్లు నరికివేసి, వాటి కలపను తన సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వివరించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పాఠశాల గుడ్లను వండించుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు, లేఖలు తీసుకొని ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డిప్యూటీ డీఈవో తెలియజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు వెలమల మురళీ, అసిరానాయుడు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

బ్రిగేడియర్‌ను కలిసిన మాజీ సైనికులు


సంజేశ్వర్‌ను సత్కరిస్తున్న జిల్లా మాజీ సైనికులు

శ్రీకాకుళం కల్చరల్: బ్రిగేడియర్ ఎస్.వి.సంజేశ్వర్ బుధవారం శ్రీకాకుళంలోని ఆర్మీ క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, వీర నారీమణులు కలిసి పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎ.శైలజ, మాజీ సైనికుల అధ్యక్షుడు కటకం పూర్ణ చంద్రరావు, జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ ఫెడరేషన్ చైర్మన్ పి.ఈశ్వరరావు, గౌరవాధ్యక్షులు బి.సంజీవ రావు, ఎస్.లక్ష్మణరావు, తర్రా కృష్ణారావు, ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధర్‌రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు


గాయపడిన యువకుడు

కాశీబుగ్గ : పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్సర్ బైక్‌పై యువకుడు వస్తుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువకుడు తుళ్లిపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించగా వారు వచ్చే లోపే యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉద్యోగాల పేరుతో మోసం..!

- దంపతుల దగ్గర డబ్బులు కాజేసిన మహిళ
- దిక్కున్నచోట చెప్పుకోండంటూ హెచ్చరిక
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు


మోసపోయామని వాపోతున్న బాధితులు పందిరి అప్పన్న, సన్యాసమ్మ

సంతబొమ్మాళి: మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దంపతులను నమ్మించి ఒక మహిళ లక్షల్లో డబ్బులను కాజేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి గ్రామానికి చెందిన భార్యభర్తలు పందిరి అప్పన్న, సన్యాసమ్మలు గాజులు, పూసలు తదితర సామాన్లును ఊరూరా తిరిగి అమ్ముతుంటారు. వీరికి దివ్యాంగులైన కుమారుడు కార్తీక్, కుమార్తె శ్రావణిలు ఉన్నారు. వీరు ఊరూరా తిరిగి వ్యాపారం చేసే క్రమంలో టెక్కలికి చెందిన గోపిదలై దమయంతితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఎక్కువ కావడంతో తమ కుటుంబ విషయాలను వారు పంచుకున్నారు. అయితే తనకు చాలామంది పెద్దలతో పరిచయం ఉందని, దివ్యాంగులైన ఇద్దరి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని దమయంతి నమ్మబలికింది. దీని కోసం కొంత ఖర్చు అవుతుందని బాధితులైన దంపతులతో చెప్పింది. దీంతో తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఆ దంపతులు పలుమార్లు ప్రామిసరీ నోటు మీద సంతకాలు తీసుకుని రూ.18.60 లక్షలు దమయంతికి అందజేశారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో పలుమార్లు ఆమెని అడగగా ఇదిగో అదిగో ఉద్యోగం వస్తుందంటూ చెప్పి సమాధానం దాట వేసింది. దీంతో అనుమానం రావడంతో తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. కానీ వారికి ఇవ్వకుండా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని హెచ్చరించిందని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి, టెక్కలి పోలీస్‌స్టేషన్లకు వెళ్లినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు ఇవ్వకపోతే చావే శరణ్యమని వాపోయారు.


డబ్బులు ఇచ్చినట్లు చూపుతున్న పత్రాలు

ఆదిత్యుని సన్నిధిలో చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్


ప్రకాష్‌ను ఆశీర్వదిస్తున్న ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ

శ్రీకాకుళం అర్బన్: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.ప్రకాష్ బుధవారం దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో వై.భద్రాజీ, ఆలయ సూపరింటెండెంట్ ఎస్.కనకరాజులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు.

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో ఒక వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్ఐ ఇ.చిన్నం నాయుడు బుధవారం తెలియజేశారు. పురపాలక సంఘానికి చెందిన మహిళ భర్త దుబాయ్‌లో వలస కూలీగా పనిచేయడానికి వెళ్లాడు. దీంతో అదృశ్యమైన మహిళ తన తల్లితో కలిసి అదే గ్రామంలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం ఉదయం 5.30 గంటలకి లేచి చూసేసరికి ఇంటి వద్ద కుమార్తె లేకపోవడంతో తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంధువుల ఇళ్ల వద్ద సైతం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

పట్టణంలోని తోటవీధికి చెందిన దుర్గాసి మాధవి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తల్లి తులసమ్మతో కలిసి నివసిస్తోంది. ఈనెల 3వ తేదీన ఉదయం సైకిల్‌కి గాలి కొట్టించుకొని వస్తానని చెప్పి, యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఇదేవిధంగా 2022లో ఇంటినుండి బయటికి వెళ్లి మూడు రోజులు రాలేదని తెలిపారు. అయితే అప్పటిలాగే మళ్లీ వస్తుందేమోనని అనుకున్నారు. కానీ ఇప్పటికీ రాకపోవడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె అక్క గిడగ మమత మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెల్టుషాపుల నిర్వాహకులకు 14 రోజుల రిమాండ్

బూర్జ: మండలంలోని అన్నంపేట, తోటవాడ గ్రామాల్లో బెల్టుషాపులు నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.ప్రవల్లిక తెలిపారు. బుధవారం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించగా రెండు షాపుల్లో మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తోటవాడకు చెందిన పైల మధు, అన్నంపేటకు చెందిన పరిటాల గోవిందరావులపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

16 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు..

ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాల పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు 410 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను జిల్లాలో అన్ని పీజీ కళాశాలలకు పరీక్ష కేంద్రంగా కేటాయించినట్లు చెప్పారు.

ఫిబ్రవరిలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు


రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఏఐవైఎఫ్ ప్రతినిధులు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ కళాశాలలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. దేశంలో యువత అధిక సంఖ్యలో ఉన్నా వారికి కల్పించాల్సిన హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలలో 6వ తేదీ ర్యాలీ, బహిరంగ సభలను విజయవంతం చేయాలని కోరారు. 7, 8వ తేదీలలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వెయ్యి మంది ప్రతినిధులతో సమావేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు దుర్గాప్రసాద్, దిలీప్, కూర్మారావు, మహేష్, స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని జంతువు దాడిలో లేగదూడ మృతి


మృతి చెందిన దూడ

కాశీబుగ్గ: మందస మండలం లోహరిబంద గ్రామంలో గుర్తు తెలియని జంతువు దాడిలో లేగదూడ మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వరుసగా జంతువులు దాడులు జరుగుతుంటే అటవీ అధికారులు పరిశీలించి వెళ్లిపోతున్నారు తప్ప బాధితులకు న్యాయం చేయడం లేదని, కనీసం ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

కీలకమైన పత్రాలు కాల్చేశారంటూ వదంతులు


కార్యాలయం వెనుక భాగంలో కాలిపోతున్న కాగితాలు

టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం (ఈఈ) వెనుక భాగంలో కీలకమైన పత్రాలు కాల్చేశారంటూ బుధవారం వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం బి.శేఖర్‌రావు ఈ కార్యాలయానికి కార్య నిర్వాహక ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. గత టీడీపీ హయాంలోనూ ఇదే అధికారి కార్య నిర్వాహక ఇంజినీర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం కార్యాలయం వెనుక భాగంలో కొన్ని రకాల పత్రాలు కాల్చివేయడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ కీలకమైన పత్రాలు కాల్చేశారంటూ వదంతులు వ్యాపించాయి. ఇటువంటి వదంతులపై ఉన్నతాధికారులు స్పష్టమైన విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే పత్రాలు కాల్చివేయడంపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా, కార్యాలయంలో సమావేశానికి అనుకూలంగా ఉన్న గదిలో పేరుకుపోయిన కొన్ని రకాల నిరూపయోగమైన కాగితాలను మాత్రమే కాల్చివేశామని బదులిచ్చారు. ఏది ఏమైనప్పటికీ పత్రాలు కాల్చివేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

పెద్దల సభకు ఫిరాయింపుదారులా..?


మాట్లాడుతున్న హరనాథ్

పలాస: దేశంలో అత్యున్నత రాజ్యసభకు ఎందరో మేధావులు, రాజనీతజ్ఞులను పంపిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికి ఉందని, ఇప్పుడు ఎన్‌డీఏ కూటమిలో వాటికి తిలోదకాలు ఇస్తున్నారని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్ ఆక్షేపించారు. ప్రస్తుతం ఫిరాయింపుదారులు, అవినీతిపరులను పెద్దల సభకు పంపిస్తున్నారని ఆరోపించారు. పలాసలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తూర్పారా పట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని, పేదల భూములను కార్పొరేటు సంస్థలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. దీనిలో భాగంగానే ఉద్దాన ప్రాంతంలో ప్రజలకు సంబంధం లేని, అవసరం లేని కార్గో ఎయిర్‌పోర్టు కోసం జీడి తోటలను కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవడం సరికాదన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు మద్దిల రామారావు, పోతనపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పట్టుబడిన గంజాయి బ్యాచ్


మాట్లాడుతున్న సీఐ చిన్నంనాయుడు

ఇచ్ఛాపురం: పట్టణంలోని ఎల్‌మార్క్స్ సమీపంలో గంజాయి సేవిస్తున్న ఒడిశాకి చెందిన ఒక యువకుడితో పాటు పట్టణానికి చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టుబడినవారిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కె.సువాని గ్రామానికి చెందిన బోర లోకేష్, పట్టణానికి చెందిన కత్తుల అనిల్, కీలు డిల్లేశ్వరరావు, మునకాల శ్యామ్, మాడ అశిష్, కత్తుల సంతు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి 2.350 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీనిని ఒడిశాలోని కె.సువాని గ్రామంలో కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరంతా గడచిన రెండు సంవత్సరాలుగా గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వీరిని రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలని, లేకపోతే చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్‌ని నాశనం చేసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఐ చిన్నం నాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.